క్లుప్తంగా

రాష్ట్ర బృందం పరిశీలన



సమావేశంలో రాష్ట్ర బృందం, డీఎంహెచ్‌వో

సుల్తానాబాద్‌రూరల్‌: సుల్తానాబాద్‌ మండలం గర్రెపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని రాష్ట్ర కుష్ఠువ్యాధి నివారణ బృందం సోమవారం పరిశీలించింది. అనంతరం డీఎంహెచ్‌వో ప్రసన్నకుమారి, రాష్ట్ర బృందం సభ్యులు కుష్ఠు నివారణకు వైద్య సిబ్బందితో పాటు అందరూ కృషి చేయాలని అవగాహన కల్పించారు. బృందం సభ్యులు వెంకటేశ్వరచారి, సురేందర్‌, వైద్యాధికారులు దేవిసింగ్‌, రమేశ్‌, ఉదయ్‌కుమార్‌ తదితరులున్నారు.

పెండింగ్‌ వేతనాలు ఇప్పించాలని వినతి



వినతిపత్రం ఇస్తున్న ఫీల్డ్‌ అసిస్టెంట్లు

పెద్దపల్లిరూరల్‌: ఉపాధిహామీ పథకం అమలుకు అంకితభావంతో పనిచేస్తున్న తమకు పెండింగ్‌ వేతనాలు ఇప్పించడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని ఫీల్డ్‌ అసిస్టెంట్ల సంఘం జిల్లా అధ్యక్షుడు ఆవాల ప్రసాద్‌ కోరారు. సోమవారం పెద్దపల్లిలోని ఆర్డీవో ఆఫీసు నుంచి కలెక్టరేట్‌ వరకు ప్రదర్శనగా వెళ్లి జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కాళిందినికి వినతిపత్రం అందించారు. పల్లెల్లో పనిచేస్తున్న ఉపాధికూలీలకు నిత్యం అందుబాటులో ఉంటున్నామని, 20 ఏళ్లుగా పలురకాల సేవలను అందిస్తున్న తమను ప్రభుత్వం గుర్తించకపోవడం బాధాకరమన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరారు. నాయకులు దేవేందర్‌, నగేశ్‌, పవన్‌, అర్జున్‌, రమేశ్‌, సంపత్‌, రమేశ్‌, శ్రీనివాస్‌, రాజేశ్‌ తదితరులున్నారు.

ఆంగ్లంపై పట్టు సాధించాలి



మాట్లాడుతున్న వనజ

గోదావరిఖనిటౌన్‌: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆంగ్ల విభాగం ఆధ్వర్యంలో సోమవారం రోల్‌ ఆఫ్‌ ఇంగ్లిష్‌ ఇన్‌ గ్లోబల్‌ కమ్యూనికేషన్స్‌పై సెమినార్‌ నిర్వహించారు. ఈసందర్భంగా మహాత్మ జ్యోతిరావు పూలే పెద్దపల్లి మహిళా డిగ్రీ కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ వనజ పాల్గొని మాట్లాడారు. ఆంగ్ల భాషకు ఉన్న ప్రాధాన్యాన్ని, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న గుర్తింపును వివరిస్తూ, విద్యార్థులు ఆంగ్ల భాషపై పట్టు సాధించాలని అన్నారు. కళాశాల ప్రిన్సిపాల్‌ జైకిషన్‌ ఓజ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆంగ్ల విభాగపు అధిపతి డాక్టర్‌ జి.సుబ్బారావు, ఎ.సురేశ్‌, ఉషారాణి తదితరులు పాల్గొన్నారు.

క్రీడాపోటీల సంబరాలు



బహుమతులు ప్రదానం చేస్తున్న ఎంఈవో

రామగుండం: విద్యా సంవత్సరం ముగింపు పురస్కరించుకొని అంతర్గాం మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు సోమవారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లో క్రీడాపోటీలు నిర్వహించారు. కాగా పోటీలకు ముందు ఎంఈవో ఏకాంబరం ఉపాధ్యాయులతో ఎఫ్‌ఎల్‌ఎన్‌ సమీక్షతో పాటు రాబోయే విద్యా సంవత్సరంలో విద్యార్థుల ప్రవేశాల సంఖ్యను పెంచుతూ పాఠశాలల బలోపేతంపై తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై సమీక్షించారు. విద్యా సంవత్సరం ఆరంభంలోనే బడిబాట కార్యక్రమాలను ప్రతీ పాఠశాల పరిధిలో నిర్వహించాలన్నారు. పొట్యాల కాంప్లెక్స్‌ హెచ్‌ఎం సంగీత తదితరులు పాల్గొన్నారు.

దరఖాస్తుదారులకు ఇంటర్వ్యూ



వివరాలు తెలుసుకుంటున్న అధికారులు

సుల్తానాబాద్‌: రాజీవ్‌యువ వికాసం దరఖాస్తుదారులకు సోమవారం మున్సిపల్‌ కార్యాలయంలో ఇంటర్వ్యూ నిర్వహించారు. బ్యాంకు కిస్తీలు ఎలా చెల్లిస్తారు, గతంలో దుకాణం నడిపించిన అనుభవం ఉందా తదితర అంశాలపై అభ్యర్థులను బ్యాంకు మేనేజర్లు, ఫీల్డ్‌ ఆఫీసర్లు అడిగి తెలుసుకున్నారు. రాజీవ్‌ యువ వికాసంకు 1,094 మంది దరఖాస్తు చేసుకోగా, 168 మంది వరకు ఇంటర్వ్యూలు పూర్తయ్యాయి. మున్సిపల్‌ కమిషనర్‌ మహమ్మద్‌ నియాజ్‌, మేనేజర్‌ అలీమొద్దీన్‌, యూనియన్‌ బ్యాంక్‌ మేనేజర్‌ కిశోర్‌కుమార్‌, తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌ ఫీల్డ్‌ ఆఫీసర్‌ ఫాతిమా, మెప్మా సీఈవో స్వరూప పాల్గొన్నారు.

లక్ష్యం.. కుష్ఠు నిర్మూలన

- జిల్లావ్యాప్తంగా 3 బృందాలతో సర్వే
- 1,421 మంది అనుమానితులు
- 8 మంది వ్యాధిగ్రస్తుల గుర్తింపు



ఇంటింటా సర్వే చేస్తున్న వైద్య బృందం (ఫైల్‌)

సుల్తానాబాద్‌: దేశంలో కుష్ఠువ్యాధిని 2030లోగా సమూలంగా నిర్మూలించాలని కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ఈనేపథ్యంలో ఆశ వర్కర్లు జిల్లాలో మార్చి 17 నుంచి 31వరకు ఇంటింటా సర్వే చేసి అనుమానితులను గుర్తించారు. శరీరంపై మచ్చలు ఉన్నవారిని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రత్యేకంగా పరీక్షించారు. అనుమానితుల వివరాలు ఉన్నతాధికారులకు అందజేశారు.

అనుమానితుల గుర్తింపు

జిల్లా వ్యాప్తంగా జరిగిన కుష్ఠు సర్వేలో 1,421 మంది అనుమానితులను గుర్తించగా, వారిలో 8 మంది వ్యాధిగ్రస్తులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. జిల్లాలోని 18 ప్రాథమిక, 8 అర్బన్‌ ఆరోగ్య కేంద్రాల పరిధిలో సర్వే కొనసాగింది. 495 మంది ఆశవర్కర్లు, 247 మంది ఏఎన్‌ఎంలు, 107 మంది సూపర్‌వైజర్లు పాల్గొన్నారు. కాగా గతేడాది నిర్వహించిన సర్వేలో 798 మంది అనుమానితులను పరీక్షించగా, 42 మందికి వ్యాధి ఉన్నట్లు గుర్తించారు.

శరీరంపై తెల్ల మచ్చలు

శరీరంపై తెల్లటి, స్పర్శ లేని మచ్చలు, పాలుపోయిన మచ్చలు ఉంటే కుష్ఠువ్యాధిగా గుర్తించవచ్చు. ఈ లక్షణాలే కాకుండా మొద్దుబారిన మచ్చలు, చేతివేళ్లు వంగడం, మచ్చలపై వెంట్రుకలు ఊడిపోవడం, చెమట రాకపోవడం, పాదాల్లో పుండ్లు తదితర లక్షణాలు ఉంటే కుష్ఠుగా అనుమానించవచ్చని అధికారులు పేర్కొన్నారు. కుష్ఠు సోకినవారికి మల్టీ డ్రగ్‌ థెరపీ ద్వారా వ్యాధిని నయం చేస్తారు. కాగా బాధితుల్లో వ్యాధి తీవ్రతను బట్టి 6, 12 నెలల పాటు ఔషధాలు వాడాల్సి ఉంటుందని సంబంధిత అధికారులు పేర్కొన్నారు.

సర్వే పూర్తి



ఇంటింటా సర్వే పూర్తి చేశాం. 8 మంది వ్యాధిగ్రస్తులను సిబ్బంది గుర్తించారు. వ్యాధిగ్రస్తులు సక్రమంగా మందులు వాడాలి. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి.
– డాక్టర్‌ సుధాకర్‌రెడ్డి, జిల్లా ప్రోగ్రాం అధికారి

డిమాండ్లు అంగీకరిస్తేనే భూములు ఇస్తాం



ఆందోళన చేస్తున్న రాజాపూర్‌ గ్రామస్తులు

రామగిరి: తమ గ్రామాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకుంటేనే సింగరేణి ఓసీపీకి సహకరిస్తామని, ప్రధాన డిమాండ్లను అంగీకరిస్తేనే భూములను ఇస్తామని రాజాపూర్‌ గ్రామస్తులు తేల్చిచెప్పారు. సోమవారం గ్రామంలో ఆందోళన నిర్వహించి మాట్లాడారు. బ్లాస్టింగ్‌ల కారణాంగా ఇండ్లపై పెద్దపెద్ద రాళ్లు పడుతున్నాయన్నారు. గతంలోనే బుధవారంపేట, రాజాపూర్‌ గ్రామాల్లో అవార్డు పాస్‌ ప్రకటించి తమ గ్రామాలకు తీరని అన్యాయం చేశారని వాపోయారు. రాజాపూర్‌ గ్రామం మొత్తం తీసుకోవాలని, మిగిలిన ఆరకొర భూమిలో నివాసం ఉండలేమని పేర్కొన్నారు. రైతులందరికీ కొత్త పాస్‌బుక్కులు వచ్చిన తర్వాత రైతుబంధు, మృతిచెందిన రైతుల కుటుంబాలకు బీమా చెల్లించిన తర్వాతే గ్రామస్తుల అంగీకారంతో సర్వే చేపట్టాలన్నారు. ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న తమకు మళ్లీ సింగరేణి ఓసీపీ–2 విస్తరణ పేరుతో 88.20 ఎకరాల భూసేకరణకు నోటిఫికేషన్‌ జారీ చేసిందన్నారు. సింగరేణి ఉద్యోగులుగా ఉన్న కొందరు రైతులు, వేరే గ్రామాల రైతుల భూములను సేకరించి 24 ఎకరాలకు అవార్డు పాస్‌ చేయడం అన్యాయమన్నారు. ఇండ్ల పక్కనే ఉన్న భూములను తీసుకుంటే తాము పూర్తిగా నష్టపోతామని, ఒకవేళ సంస్థ అభివృద్ధి కోసం భూ సేకరణ అనివార్యమైతే భూములతో పాటు నివాస గృహాలను సైతం పూర్తి స్థాయిలో సేకరించి పునరావసం కల్పించాలని కోరారు.

వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌ సేవలు



బ్రేకర్‌ బిగిస్తున్న డీఈఈ ప్రభాకర్‌

మంథని: విద్యుత్‌ వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించడం కోసం మంథనిలోని 33/11 కేవీ సబ్‌స్టేషన్‌లో కొత్తగా బ్రేకర్‌ బిగించినట్లు డీఈఈ ప్రభాకర్‌ తెలిపారు. రైతులకు అంతరాయం లేకుండా విద్యుత్‌ సరఫరా ఉంటుందన్నారు. ఎస్‌ఏవో శ్రీనివాస్‌, ఏడీఏ కనకయ్య, ఏఈ రాజేశ్‌ తదితరులు ఉన్నారు.

పైప్‌లైన్‌కు మరమ్మతు



మరమ్మతు చేస్తున్న మున్సిపల్‌ సిబ్బంది

సుల్తానాబాద్‌: మున్సిపల్‌ పరిధిలోని మూడోవార్డులో పైప్‌లైన్‌ లీకేజీ కాగా, మున్సిపల్‌ సిబ్బంది మరమ్మతు చేపట్టారు. జేసీబీ సహకారంతో మరమ్మతు చేసి కాలనీవాసులకు తాగునీరును అందజేస్తామని వారు తెలిపారు.

సంక్షిప్త వార్తలు

ఇంద్రవెల్లి అమరులకు నివాళి

గోదావరిఖనిటౌన్‌: ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లిలో 44 ఏళ్ల క్రితం పోలీసులు జరిపిన కాల్పుల్లో అమరులైన ఆదివాసులకు పలువురు ప్రజా సంఘాల నాయకులు మార్కండేయకాలనీలోని స్నేహసాహితి గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నివాళి అర్పించారు. కాశిపేట లక్ష్మీనారాయణ, పుట్ట రాజన్న తదితరులు పాల్గొన్నారు.

భూమిపూజ

ఎలిగేడు: మండలంలోని రాములపల్లిలోని ఎంపీపీఎస్‌ పాఠశాలలో దాస్‌సేవాసమితి హైదరాబాద్‌ వారి ఆధ్వర్యంలో రూ. 8లక్షలతో మూత్రశాలల నిర్మాణంకోసం భూమిపూజ చేశారు.

వసతుల కల్పనకు ప్రభుత్వం కృషి

జ్యోతినగర్‌: ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తుందని రామగుండం ఎంఈవో చంద్రయ్య అన్నారు. సోమవారం ఎన్టీపీసీ రామగుండం టీటీఎస్‌ జెడ్పీ హైస్కూల్‌ను యూడైస్‌ ప్లస్‌లో భాగంగా సందర్శించారు. స్కూల్‌ రిపోర్టు కార్డులను డౌన్‌లోడ్‌ చేసి అందించాలన్నారు.

గురుకుల విద్యాలయంలో వైద్య శిబిరం

రామగుండం: పట్టణంలోని సాంఘీక సంక్షేమ గురుకుల బాలికల విద్యాలయంలో సోమవారం విద్యార్థినులకు లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. రక్తహీనత ఉన్నవారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అలాగే కంటి పరీక్షలు నిర్వహించి 15 మంది విద్యార్థినులకు కళ్లద్దాలు అందజేశారు.

తాగునీటి సమస్య రాకుండా చూడాలి

ఓదెల: మండలంలో తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు చేపట్టాలని ఎంపీడీవో తిరుపతి పేర్కొన్నారు. సోమవారం మండలపరిషత్‌ కార్యాలయంలో కార్యదర్శులు, పంచాయతి సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు.

చెక్కులు పంపిణీ

మంథని: మంత్రి శ్రీధర్‌బాబు ఆదేశాల మేరకు మంథనిలో 106 మంది లబ్ధిదారులు, ముత్తారం 86, రామగిరి 68, కమాన్‌పూర్‌ 56, పాలకుర్తి మండలానికి చెందిన 20 మందికి సోమవారం సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు అందజేసినట్లు మంత్రి పీఏ చంద్రశేఖర్‌ తెలిపారు. ఈ నెల 26న రామగిరి, ముత్తారం, 27న మంథని పట్టణం, మండలంలోని చెక్కులు అందజేయనున్నట్లు పేర్కొన్నారు.

బెంచీలు వితరణ

సుల్తానాబాద్‌: పట్టణంలోని జెడ్పీ బాలుర హైస్కూల్‌ హెచ్‌ఎం అమిరిశెట్టి శారద సోమవారం రూ.40,000 విలువ చేసే బెంచీలు వితరణ చేశారు. అమిరిశెట్టి తిరుపతి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

రైతు మృతికి కారణమైన వ్యక్తిపై కేసు

ఓదెల: మండలంలోని గుండ్లపల్లెలో రైతు ఎడవల్లి రాజిరెడ్డి(80) మృతికి కారకుడైన అదే గ్రామానికి చెందిన ఎడవల్లి అనంతరెడ్డిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రమేశ్‌ సోమవారం పేర్కొన్నారు. ఆదివారం రాజిరెడ్డి వరిపొలాన్ని కోస్తుండగా అనంతరెడ్డి అజాగ్రత్తగాట్రాక్టర్‌ నడిపి అతడిని ఢీకొట్టడంతో తలకు తీవ్రగాయమైంది. 108లో సుల్తానాబాద్‌కు తరలించగా, అప్పటికే మృతిచెందాడు. మృతుడి కుమారుడు మల్లారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలి

ఓదెల: ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని పొత్కపల్లి సింగిల్‌విండో చైర్మన్‌ ఆళ్ల సుమన్‌రెడ్డి పేర్కొన్నారు. సొసైటీ ఆధ్వర్యంలో కొమిర, బీమరిపల్లి, శానగొండ, గుంపుల, బాయమ్మపల్లి, గూడెం గ్రామాల్లోఏర్పాటు చేసిన కేంద్రాలను సోమవారం ప్రారంభించారు.

వడదెబ్బ నివారణపై అవగాహన

రామగుండం: గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న తరుణంలో ప్రజలు వడదెబ్బ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అంతర్గాం మండల వైద్యాధికారి డాక్టర్‌ ఉదయ్‌కుమార్‌ అన్నారు. సోమవారం మండల పరిషత్‌ కార్యాలయంలో వడదెబ్బ జాగ్రత్తలపై అవగాహన సదస్సు నిర్వహించారు.

జూలపల్లి: మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి సంపత్‌రెడ్డి ఆధ్వర్యంలో వడదెబ్బ నివారణపై కార్మికులకు అవగాహన నిర్వహించారు. అనంతరం ఉపాధి, హమాలీ కార్మికులకు ఓఆర్‌ఎస్‌ పాకెట్లు పంపిణీ చేశారు.

భూమి ఇప్పించాలని వినతి



వినతిపత్రం ఇస్తున్న యేసుమణి, రాజ్యలక్ష్మి

జ్యోతినగర్‌: అన్యాయంగా తీసుకున్న తమ భూములు ఇప్పించాలని పెద్దపల్లికి చెందిన యేసుమణి, రాజ్యలక్ష్మి ఆల్‌ ఇండియా అంబేడ్కర్‌ యువజన సంఘం ఆధ్వర్యంలో జాతీయ ఎస్సీ కమిషన్‌ సభ్యుడు వడ్డేపల్లి రాంచందర్‌కు సోమవారం వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు ప్రకటన విడుదల చేశారు. జిల్లా కేంద్రంలోని భూమ్‌నగర్‌లో కొంతమంది తమ భూమి, ఇల్లు కబ్జా చేసి ఇబ్బందులకు గురి చేస్తూ, చంపడానికి ప్రయత్నిస్తున్నారని ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. సానుకూలంగా స్పందించిన ఎస్సీ కమిషన్‌ సభ్యుడు సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చినట్లు బాధితులు తెలిపారు.

చర్యలు తీసుకోండి

సుల్తానాబాద్‌ మండలం మంచిర్యామి గ్రామంలో అంబేడ్కర్‌ విగ్రహం ఏర్పాటుకు గద్దె ఏర్పాటు చేయగా కూల్చివేశారని, కూల్చినవారిపై చర్యలు తీసుకోవాలని జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ సభ్యుడు రాంచందర్‌కు వినతిపత్రం అందజేశారు. ఎమ్మార్పీఎస్‌ మండల అధ్యక్షుడు ఆరేపల్లి లక్ష్మణ్‌, నాయకులు లక్ష్మణ్‌, చంద్రమౌళి, సంపత్‌ ఉన్నారు.

మాదిగ ఎంప్లాయీస్‌ వెల్ఫేర్‌..

యైటింక్లయిన్‌కాలనీ: మాదిగ ఎంప్లాయీస్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌కు తగిన గుర్తింపు ప్రాతినిధ్యం ఇవ్వాలని సోమవారం ఎస్సీ కమిషన్‌ సభ్యుడు రాంచందర్‌కు అసోసియేషన్‌ జనరల్‌ సెక్రెటరీ సొప్పదండి దుర్గాప్రసాద్‌ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. సింగరేణి బొగ్గుగనుల్లో ఎస్సీ ఉపకులాల రిజర్వేషన్‌ పారదర్శకంగా అమలయ్యేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. మోహన్‌, శ్రావణ్‌ కుమార్‌, చంద్రమౌళి, లక్ష్మీరాజం, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

గ్రాడ్యుయేషన్‌ డే




విద్యార్థులతో నరేందర్‌రెడ్డి

సుల్తానాబాద్‌: విద్యార్థులను అన్నిరంగాల్లో తీర్చిదిద్దితేనే వారు అనుకున్నది సాధిస్తారని అల్ఫోర్స్‌ విద్యాసంస్థల అధినేత డా.వి.నరేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం స్థానిక అల్ఫోర్స్‌ పాఠశాలలో యూకేజీ విద్యార్థులకు గ్రాడ్యుయేషన్‌ డే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యూకేజీ విద్యార్థులు ఇంగ్లిష్‌పై పట్టు సాధిస్తూ అద్భుతంగా మాట్లాడుతున్నారని అభినందించారు. అనంతరం విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. ప్రిన్సిపాల్‌, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

రక్షణకిట్లపై అవగాహన

కమాన్‌పూర్‌: కల్లుగీత కార్మికుల ప్రమాదాలపై సోమవారం మండల కేంద్రంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కమాన్‌పూర్‌, జూలపల్లి, పేరపల్లి, పెంచికల్‌పేట గౌడ కులస్తులకు మంథని అబ్కారీ శాఖ, బీసీ వెల్ఫేర్‌, పెద్దపల్లి అధికారులు కల్లుగీత కార్మికులకు రక్షణకిట్ల వాడకంపై అవగాహన కల్పించారు. అబ్కారీ ఎస్సై సాయికుమార్‌, సిబ్బంది మహేందర్‌, శ్యామ్‌, నిరంజన్‌, శ్రీను తదితరులు పాల్గొన్నారు.



భక్తులకు అన్నదానం

రుద్రాభిషేకం

జూలపల్లి: మండల కేంద్రంలోని శ్రీరాజరాజేశ్వర ఆలయంలో సోమవారం అర్చకుడు ఉద్దండ నవీన్‌ ఆధ్వర్యంలో స్వామివారికి రుద్రాభిషేకం నిర్వహించారు. దారవేని సరిత ఐలయ్యయాదవ్‌ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ట్రిప్‌మెన్‌ పోస్టులకు రాత పరీక్ష



పరీక్షకు హాజరైన ఉద్యోగులు

గోదావరిఖని: ఆర్జీ–2 ఏరియాలో ట్రిప్‌మెన్‌, డంప్‌మెన్‌ పోస్టులకు సోమవారం రాత పరీక్ష నిర్వహించారు. యైటింక్లయిన్‌కాలనీ సింగరేణి పాఠశాలలో నిర్వహించిన పరీక్షకు 110 మంది దరఖాస్తు చేసుకోగా 109 మంది హాజరయ్యారు. ఎస్‌ఓటూ జీఎం రాముడు, డీజీఎం పర్సనల్‌ అనిల్‌కుమార్‌, ఐఈడీ డీజీఎం మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

చలివేంద్రం ఏర్పాటు అభినందనీయం

యైటింక్లయిన్‌కాలనీ: వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని ఆర్జీ– 2 ఏరియా ఎస్‌ఓటు జీఎం రాముడు అన్నారు. సోమవారం వారసంతలో సత్య సాయి సేవా సమితి సభ్యులు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించారు. సమితి కన్వీనర్‌ రమేశ్‌, మల్లయ్య, సుబ్బారావు, కిష్టయ్య, రాజు తదితరులు పాల్గొన్నారు.

మే డే విజయవంతం చేయండి



పోస్టర్‌ ఆవిష్కరిస్తున్న నాయకులు

యైటింక్లయిన్‌కాలనీ: మే డే విజయవతం చేయాలని సింగరేణి కాలరీస్‌ కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ (ఐఎఫ్‌టీయు) రాష్ట్ర ఉపాధ్యక్షుడు అశోక్‌ పిలుపునిచ్చారు. సోమవారం యైటింక్లయిన్‌కాలనీలో కాంట్రాక్ట్‌ కార్మికులతో కలిసి పోస్టర్‌ ఆవిష్కరించి మాట్లాడారు. మే డే స్ఫూర్తితో కార్మికులు తమ హక్కుల కోసం పోరాటాలకు సిద్ధంగా ఉండాలని కోరారు. రాజేశ్వరి, మధునమ్మ, లింగయ్య, నాగరాజు, స్వామి, లక్ష్మీరాణి తదితరులు పాల్గొన్నారు.



హెచ్‌ఎంను సత్కరిస్తున్న నాయకులు

హెచ్‌ఎంకు సన్మానం

యైటింక్లయిన్‌కాలనీ: ఆర్జీ–2 ఏరియా యైటింక్లయిన్‌కాలనీ సెక్టర్‌–3 సింగరేణి పాఠశాలలో సీబీఎస్‌ఈ సిలబస్‌ బోధనకు అనుమతులు మంజూరైన సందర్భంగా సోమవారం పాఠశాలను కాంగ్రెస్‌ నాయకులు సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. హెచ్‌ఎం సుందర్‌రావును సత్కరించారు. సీబీఎస్‌ఈ బోధన అనుమతి కోసం కృషి చేసిన ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజ్‌ఠాకూర్‌, సింగరేణి సీఎండీ బలరాం, ఆర్జీ–2 జీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. మారెల్లి రాజిరెడ్డి, గుండేటి రాజేశ్‌, అవినాష్‌, జక్కుల దామోదర్‌రావు, చక్రపాణి, చాట్ల సదానందం, యాదగిరి తిరుపతి, రాములు, కేశవులు, సునీత, కుమార్‌, సారయ్య నాయక్‌, రాకేశ్‌, సంపత్‌ పాల్గొన్నారు.

'కఠిన చర్యలు తీసుకోవాలి'



వినతిపత్రం ఇస్తున్న హిందూ ప్రతినిధులు

రామగుండం/జ్యోతినగర్‌: పశ్చిమబెంగాల్‌లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా హిందూ యువ వాహిని ఆధ్వర్యంలో సోమవారం రామగుండం తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. తహసీల్దార్‌ ఈశ్వర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా యువ వాహిని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైతరి రాజు మాట్లాడుతూ, పశ్చిమబెంగాల్‌లో టీఎంసీ ప్రభుత్వ అండదండలతో హిందువులపై జరుగుతున్న దాడులకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టి వారిపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. ఇలాంటి దాడులను ప్రతీ హిందువు ఖండించాల్సిన అవసరం ఉందని, బెంగాల్‌ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని కోరారు. బందారపు భూపతిగౌడ్‌, చెల్ల నవీన్‌, సురేశ్‌, రాకేశ్‌, రాజ్‌కుమార్‌, రాజశేఖర్‌, సాయికిరణ్‌, శ్రీకాంత్‌, సన్నీ, రోహిత్‌, వంశీ, మనీ, శేఖర్‌, తదితరులు పాల్గొన్నారు.

వేపచెట్ల నరికివేత



వేపకర్ర తరలింపు

ఫెర్టిలైజర్‌సిటీ: రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌ మక్కాన్‌సింగ్‌ చొరవతో ఆర్‌ఎఫ్‌సీఎల్‌ యాజమాన్యం 14వ డివిజన్‌ లక్ష్మీపురం గ్రామ శివారులో ఖాళీ స్థలాన్ని గ్రౌండ్‌కు కేటాయించారు. దీన్ని అదునుగా చేసుకొని వీర్లపల్లి గ్రామనికి చెందిన కొందరు వ్యక్తులు గ్రౌండ్‌ పరిసర ప్రాంతాల్లోని సుమారు 30 వేప చెట్లను సోమవారం నరికి విక్రయించారు. కాలుష్యంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రభావిత ప్రాంతాల ప్రజలకు స్వచ్ఛమైన గాలిని ఇచ్చే వేప చెట్లను నరికివేయడంతో కాలుష్యం మరింత పెరిగే ప్రమాదం ఉందని స్థానికులు వాపోయారు. అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.



కాల్వశ్రీరాంపూర్‌: కడవల్లో జలం తెస్తున్న భక్తులు

రేణుక ఎల్లమ్మ ఉత్సవాలు



గోదావరిఖనిటౌన్‌: ఎల్లమ్మ ప్రతిమ, బోనంతో గౌడ కులస్తులు

కాల్వశ్రీరాంపూర్‌/గోదావరిఖనిటౌన్‌: కాల్వశ్రీరాంపూర్‌ మండలం గంగారం గ్రామంలో రే ణుక ఎల్లమ్మ ఉత్సవాలు రెండోరోజు సోమవారం కొనసాగాయి. డప్పు చప్పుళ్లతో ఊరేగింపుగా కడవల్లో జలాలు తెచ్చి అమ్మవారికి జలాభిషేకం చేశారు. అలాగే ఎల్లమ్మ తల్లి, జమదగ్ని కల్యాణాన్ని పురస్కరించుకొని గోదావరిఖనిలో ఆదివారం రాత్రి జాతీయ ఎస్సీ కమిషన్‌ సభ్యుడు వడ్డేపల్లి రాంచందర్‌, మాజీ ఎమ్మెల్యే కాసిపేట లింగయ్య తదితరులు అమ్మవారలకు చీర, సారె అందజేశారు. ఎల్లమ్మ ప్రతిమ, లొద్దికి పూజలు చేశారు.

సాక్షి దినపత్రికలో ప్రకటనల కోసం మీ ప్రాంతంలో మా ప్రతినిధులు అందుబాటులో ఉన్నారు.
వివాహ, జన్మదిన, పదవీ విరమణ శుభాకాంక్షలు
వ్యాపార, ఉద్యోగ, బహిరంగ ప్రకటనలు
శ్రద్ధాంజలి, నిర్యాణము, వర్ధంతి మొదలగు
అన్ని రకాల ప్రకటనలు ఇవ్వదలిచిన వారు సంప్రదించండి.
పెద్దపల్లి జిల్లా : 9951602934
Office mail : knrjagati@gmail.com

సాక్షి పాఠక మహాశయులకు విజ్ఞప్తి
మీకు సాక్షి దినపత్రిక అందడంలో ఏమైనా ఇబ్బందులున్నా, లేక సాక్షికి బదులుగా ఇతర దిన పత్రికలు వేస్తున్న యెడల ఈ ఫోన్ నంబర్లకు ఉదయం 7.00 గం॥ల నుండి రాత్రి 8.00 గం॥ల లోపు తెలుపగలరు. వెంటనే తగు చర్యలు తీసుకోబడును.
పెద్దపల్లి : కె.తిరుపతి, ACO - 7997958206
పెద్దపల్లి : ఎం.మహేందర్, SR - 9573331940
మంథని : రాజేశ్ - 9676603963
రామగుండం : ప్రశాంత్ - 9652397696
టోల్ ఫ్రీ నెం. : 1800 425 9899